## క్లుప్తంగా

### ఎల్‌ఓసీ అందజేత



ఎల్‌ఓసీ అందజేస్తున్న ఎమ్మెల్యే రసమయి

**ఇల్లంతకుంట:** మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన తిప్పారపు శ్రీనివాస్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా ఆపరేషన్ కొరకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రభుత్వం నుంచి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేసి బాధితుడికి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జితేందర్ గౌడ్, మీసరగండ్ల అనీల్‌కుమార్, బొప్ప శ్రీనివాస్, బ్రహ్మచారి పాల్గొన్నారు.

### పరీక్షా కేంద్రాల వద్ద ప్రచారం



విద్యార్థులకు కరపత్రాలను అందిస్తున్న ప్రిన్సిపాల్ శ్రీనివాస్

**వేములవాడఅర్బన్:** వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరి తమ ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా అయన ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు కళాశాల కరపత్రాలను అందిస్తూ, కళాశాల ప్రత్యేకతను వివరించారు. విశాలమైన మైదానంలో, ప్రశాంతమైన వాతావరణంలో డిగ్రీ కళాశాల ఉందన్నారు. కళాశాలలో తరగతి గదులు, డిజిటల్ గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, తదితర వసతులు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు వి. వెంకటేశ్వర్లు, నర్సయ్య, పాల్గొన్నారు.

### రోడ్డు పక్క బావులున్న యజమానులకు నోటీసులు

**వేములవాడరూరల్:** రోడ్డు పక్కన ఉన్న బావుల యజమానులు బావి చుట్టూ కంచె ఏర్పాటు చేసుకోవాలని వేములవాడ రూరల్ పోలీసులు 37 బావుల యజమానులకు నోటీసులు జారీ చేశారు. రోడ్డు ఇరుపక్కల బావులు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, వాటిని గుర్తించి యజమానులు వెంటనే బావుల చుట్టూ కంచె ఏర్పాటు చేసుకోవాలని వేములవాడ రూరల్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ఒకవేళ బావుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరిగినా బావుల యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

### ఇసుక రీచ్ ప్రారంభం

**వేములవాడరూరల్:** వేములవాడ మండలంలోని మల్లారం గ్రామ మూలవాగు వద్ద ఇసుక రీచ్‌ను మంగళవారం ఏర్పాటు చేశారు. మన ఊరు మన బడిలో భాగంగా జరుగుతున్న పనులకు ఇసుక సరఫరా జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి ఒంటి గంట వరకు ఇసుకకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారం 22 ట్రిప్పులు ఇసుక సరఫరా జరిగినట్లు తెలిపారు. మొదటిరోజు నూకలమర్రి గ్రామానికి 20 ట్రిప్పులు, హన్మాజీపేట గ్రామానికి 2 ట్రిప్పులకు అనుమతులు ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.





సిరిసిల్ల మార్కెట్‌లో ఉగాది పండుగ సందర్భంగా సామగ్రి కొంటున్న పట్టణ వాసులు

# ఉగాది సందడి



తెలుగు సంవత్సరాది శోభకృత్ ఉగాది పండుగను సిద్ధం చేసుకుంటున్నారు. సంప్రదాయ బద్ధంగా పండుగు జరుపుకునేందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసే క్రమంలో జిల్లా కేంద్రంలోని విఫణి వీధులు సందడిగా మారాయి. ఉగాది పచ్చడికి అవసరమైన సరుకులతో పాటు వేప పువ్వు, మామిడాకులు, కొత్త కుండల కొనుగోలు జనం ఆసక్తి చూపించారు. - సిరిసిల్లకల్చరల్

## నియామకం

### బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఖాజీబాబు

**వీర్నపల్లి:** జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఖాజీబాబును నియమించినట్లు జాతీయ కార్యదర్శి ఈడుగురాల్ల సురేశ్ గౌడ్ తెలిపారు.

### ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజు

**ముస్తాబాద్:** మండల క్రేజీ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా దుబ్బాక రాజు, ఉపాధ్యక్షుడిగా మాచర్ల మధు, ప్రధాన కార్యదర్శిగా ఈరవేని సతీశ్, కోశాధికారులుగా రంజాని రమేశ్, మహంకాళి వేణు ఎన్నికయ్యారు.

### దివ్యాంగులకు రుణ మంజూరులో జాప్యం వద్దు

- కలెక్టర్ అనురాగ్ జయంతి



మాట్లాడుతున్న కలెక్టర్ అనురాగ్ జయంతి

**సిరిసిల్లఅర్బన్:** దివ్యాంగుల రుణాల మంజూరులో జాప్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన దివ్యాంగుల సాధికారికత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల బ్యాగ్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, శిక్షణ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. బ్యాంక్ రుణాలను అందరికీ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా కార్మిక శాఖాధికారి ఎండీ రఫీ, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రావు పాల్గొన్నారు.

# సబ్‌స్టేషన్‌కు స్థల సమస్య

- మాన్వాడకు ఏడాదిన్నర క్రితం మంజూరు
- ఇక్కడ నిర్మిస్తే నాలుగు గ్రామాలకు సౌకర్యం
- ఇరిగేషన్ పరిధిలో ప్రభుత్వ భూమి



మాన్వాడ గ్రామం

**బోయినపల్లి:** మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణ గ్రామమైన మాన్వాడలో ప్రభుత్వ స్థలం లేక విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అడుగులు పడడం లేదు. ఏడాదిన్నర క్రితం మాన్వాడ గ్రామంలో 33 కేవీ నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేస్తూ ఎన్‌పీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సెస్ ఏఏఈ రాకేశ్‌రెడ్డి తెలిపారు. కాగా సబ్‌స్టేషన్ నిర్మాణానికి గ్రామంలో ప్రభుత్వ స్థలం గుర్తించకపోవడంతో ఏడాదిగా సందిగ్ధం నెలకొంది.

**వెంకట్రావుపల్లి సబ్‌స్టేషన్‌పై అధిక లోడ్**

వెంకట్రావుపల్లి గ్రామంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వెంకట్రావుపల్లి, జగ్గారావుపల్లి, మాన్వాడ, కొత్తపేట, మల్లాపూర్ నర్సింగాపూర్ గ్రామాలు ఉన్నాయి. కాగా ఒక్క సబ్‌స్టేషన్ పరిధిలో 9 గ్రామాలు ఉండడంతో సబ్‌స్టేషన్‌పై లోడ్ ఎక్కువ కావడంతో తరచూ విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నాయి. సమస్య పరిష్కారానికి ఎన్‌పీడీసీఎల్ అధికారులు మాన్వాడ, కొత్తపేట, మల్లాపూర్, నర్సింగాపూర్ గ్రామాలతో మాన్వాడలో ఏడాదిన్నర కింద 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేశారు.

**ఇరిగేషన్ పరిధిలో ప్రభుత్వ స్థలం**

మాన్వాడ గ్రామంలో 27.5 టీఎంసీల మేర నీటి నిలువ సామర్థ్యం గల మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రామంలోని మిడ్‌మానేరు కట్ట పరిసరాల్లో సుమారు వంద ఎకరాల మేర భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇరిగేషన్ ఆధీనంలో ఉన్న ఈ భూమిలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎకరం మేర స్థలం కేటాయించాలని గ్రామసర్పంచ్ రామిడి శ్రీనివాస్, కలెక్టర్‌కు, స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపాడు. ఐనా ఇప్పటి వరకు విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అధికారులు స్థలం కేటాయించలేదని తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఇరిగేషన్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిలోంచి ఎకరం స్థలం కేటాయించి నిర్మాణం పనులు జరిగేలా చూడాలని నాలుగు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

**కలెక్టర్‌ను పలుసార్లు కలిశాను**



మాన్వాడ గ్రామంలో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎకరం మేర ప్రభుత్వ స్థలం మంజూరు చేయాలని గతంలో కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో పాటు, ప్రస్తుత కలెక్టర్ అనురాగ్‌జయంతిని పలుసార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించాను. స్థానిక తహసీల్దార్‌ను సైతం కలిశాను. అధికారులు స్థలం గుర్తించాలి. - రామిడి శ్రీనివాస్, సర్పంచ్, మాన్వాడ

**త్వరలో స్థలం గుర్తింపు**



వెంకట్రావుపల్లి సబ్‌స్టేషన్‌లో ఉన్న 9 గ్రామాల నుంచి నాలుగు గ్రామాలను తీసి ప్రత్యేకంగా మాన్వాడలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎన్‌పీడీసీఎల్ అధికారులు మంజూరు చేశారు. కాగా స్థలం లేక నిర్మాణం ఆగింది. ఇరిగేషన్ అధికారులు, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేకు స్థలం కేటాయింపు కోసం కలిశాం. - కొట్టెపెల్లి సుధాకర్, సెస్ డైరెక్టర్, బోయినపల్లి

### పాఠశాలల్లో ఉగాది వేడుకలు



**ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి:** మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మంగళవారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలను మామిడి ఆకుల తోరణాలతో అలంకరించారు. ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు సేవించారు. అనంతరం విద్యార్థులు పండిత వేషాధారణలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రజిత, ప్రవీణ్ ఎంపీటీసీ వందిర్ల నాగరాణి, ఉపసర్పంచ్ రజిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

### వడ్డీలేని రుణాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలి

**ఎల్లారెడ్డిపేట:** గ్రామీణ ప్రాంత మహిళలు వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకోని ఆర్థికాభివృద్ధి సాధించాలని వైస్‌ఎంపీపీ కదిరె బాస్కర్‌గౌడ్, సర్పంచ్ కదిరె రజిత అన్నారు. మండలంలోని దుమాలలో 60 మహిళా సంఘాలకు రూ.14.53 లక్షలు విలువైన వడ్డీ మాఫీ రుణాల ప్రొసిడింగ్ కాపీలను మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో సీసీ రమణ, మహిళ సంఘం అధ్యక్షురాలు బైరి జ్యోతి, సీఏలు భాగ్యమ్మ, కృష్ణవేణి, రాజమణి, కార్యదర్శి మహేందర్, నాయకులు పాల్గొన్నారు.

**వంతడుపుల గ్రామంలో..**

**ఇల్లంతకుంట:** మండలంలోని వంతడుపుల గ్రామంలో 46 మహిళా సంఘాలకు రూ.8 లక్షల విలువైన పావలావడ్డీ రుణాల ప్రొసీడింగ్ కాపీలను వైస్ ఎంపీపీ శ్రీనాథ్‌గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు అన్నాడీ నవీన్‌రెడ్డి, ఐకేపీ సీసీ రామచంద్రారెడ్డి, సీఏ పద్మ తదితరులున్నారు.



ప్రొసీడింగ్ కాపీలు అందిస్తున్న నాయకులు

### ‘కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి

**సిరిసిల్లటౌన్:** కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ అన్నారు. 18వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ గడ్డం చందన, అన్నారం శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



శిబిరాన్ని ప్రారంభించిన చైర్‌పర్సన్ కళ

# ఎన్నాళ్లీ ఎదురుచూపు..?

- రేషన్ కార్డుల కోసం నాలుగేళ్లుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
- మండలంలో 3,682 దరఖాస్తులు పెండింగ్



రేషన్ కార్డులు

**గంభీరావుపేట:** అర్హులైన పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కార్డులు కలిగి ఉన్నవారు తమ కుటుంబసభ్యుల పేర్ల మార్పులు, చేర్పులు చేసుకునే వీలు కూడా లేకుండా పోయింది. ఫలితంగా ప్రజలు సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. నాలుగేళ్లుగా రేషన్‌కార్డులు, మార్పులు, చేర్పుల కోసం కార్డుదారులు ఎదురుచూస్తున్నారు.

మండలంలో కొత్త కార్డుల కోసం దాదాపు 5,600 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 3,682 మంది మార్పులు, చేర్పుల కోసం వివరాలు సమర్పించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా దరఖాస్తులకు మోక్షం కలుగడం లేదు. ప్రభుత్వం నాలుగేళ్ల ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంతో అధికారులు దరఖాస్తులను తీసుకొని పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉంచుతున్నారు. కార్డులు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్నవారు నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు రేషన్‌కార్డులు ఇవ్వాలని, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారితో పాటు పుట్టిన పిల్లల పేర్లను నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగేళ్లగా ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి.

మండలంలో 29 రేషన్ దుకాణాలు ఉండగా, ప్రస్తుతం ఆయా దుకాణాల పరిధిలో 14,407 రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల మంజూరు, మార్పులు, చేర్పుల గురించి ఏళ్లు గడుస్తున్నా అతీగతి లేకుండా పోయింది. ఆరోగ్య సేవలకు, విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు పొందేందుకు, ఆదాయ ఇతర ధ్రువీకరణ పత్రాలకు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరుకు, కల్యాణ లక్ష్మి, ఇతర సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్‌కార్డు అవసరముంటుంది. కొత్త కార్డుల మంజూరు లేకపోవడంతో పేద ప్రజలు వీటిని పొందేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

**కొత్తవి మంజూరు చేయాలి**



ప్రభుత్వం పేదల ప్రజల సంక్షేమాన్ని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయాలి. పాత కార్డులలో అదనపు పేర్ల నమోదుకు అవకాశం కల్పించాలి. కార్డుల్లేక, కార్డుల్లో పేర్లు నమోదుకాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. - కల్యాణ్‌కుమార్, నర్మాల

**ఆన్‌లైన్‌లో పొందుపరిచాం**



మండలంలో కొత్త కార్డుల కోసం, పేర్ల మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. జాబితా ఉన్నతాధికారులకు పంపించాం. ప్రభుత్వ నిర్ణయం తర్వాత కార్డులు మంజూరవుతాయి. - మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్, గంభీరావుపేట

### పోస్టర్ ఆవిష్కరణ



పోస్టర్ ఆవిష్కరిస్తున్న సీపీఎం నాయకులు

**ఇల్లంతకుంట ముస్తాబాద్ కోనరావుపేట వీర్నపల్లి::** ఈనెల 26న సిరిసిల్ల, వేములవాడలో నిర్వహించబోయే జనచైతన్యయాత్ర పోస్టర్‌ను సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యులు గన్నారం నర్సయ్య మంగళవారం విడుదల చేశారు. సిరిసిల్లలో ఉదయం 9 గంటలకు లేబర్ అడ్డా వద్ద బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ముస్తాబాద్‌లో మండల కమిటీ సభ్యులు కుర్ర రాకేశ్, బిక్షపతి, కోనరావుపేటలో మండల కార్యదర్శి జవ్వాజి విమల, వీర్నపల్లిలో ఎంపీటీసీ అరుణ్‌కుమార్ ఆవిష్కరించారు.

### రైతులకు అవగాహన



**వేములవాడరూరల్/బోయినపల్లి:** వేములవాడ రూరల్ మండలం మల్లారం, బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక మూల్యాంకన తులనంలో భాగంగా వ్యవసాయ విద్యార్థులు గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పలు అంశాలపై చిత్రాలు వేసి వాటి ఆవశ్యకతపై వివరించారు. ఏఈవో సాహితీ, సర్పంచ్ తిరుపతి, రైతు బంధు కోఆర్డినేటర్ దశరథరెడ్డి, ఎంపీటీసీ తిరుపతి, ఏఈవో సందీప్, వ్యవసాయ కళాశాల విద్యార్థినులు రేష్మ, శ్రీయ, వినీల, పాల్గొన్నారు.

### కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

**సిరిసిల్లటౌన్:** పట్టణంలోని 13, 14వ వార్డులలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ మంగళవారం పంపిణీ చేశారు. పవర్‌లూమ్, టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్, బీఆర్‌ఎస్ నాయకులు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్లు శైలు, మాధవి, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

**సిరిసిల్లఅర్బన్:** సిరిసిల్ల మున్సిపల్ పరిధి 9వ వార్డుకు చెందిన సల్ల దుర్గవ్వ, తైద ఎల్లవ్వ, టేకు లీల, షేక్ గురిబి, సయ్యద్ మౌలానాబి, షేక్ హైమద్ కల్యాణ లక్ష్మికి కల్యాణ చెక్కులను కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.

**సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు**

**ఎల్లారెడ్డిపేట:** మండలంలోని రాచర్లబొప్పాపూర్, సింగారం గ్రామాల్లో మంగళవారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండాపురం బాల్‌రెడ్డి పంపిణీ చేశారు. సర్పంచ్ నర్సాగౌడ్, పాల్గొన్నారు.

### ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలి

**బోయినపల్లి:** మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 25 మందికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ అక్కెనపెల్లి జ్యోతి మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతిప్రతం అందించారు. గ్రామానికి చెందిన పలువురు ఎస్సీ రైతులు ఎన్నో సంవత్సరాలుగా వర్షాధార పంటలు వేస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటి సౌకర్యం కోసం బోరు బావులు, అలాగే విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. అక్కెనపెల్లి కరుణాకర్ పాల్గొన్నారు.

### విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

**ముస్తాబాద్/కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట/ బోయినపల్లి:** టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఐదో తరగతి విద్యార్థులకు మంగళవారం ప్రతిభా పాటవ పోటీలను నిర్వహించి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ముస్తాబాద్‌లో రుత్విక్(బందనకల్), తన్మయి శ్రీ(ఆవునూర్), సీహెచ్ వైష్ణవి( గూడెం), శ్రీమన్నారాయణ(మద్దికుంట),కోనరావుపేట నుంచి ఇల్మా కౌసర్(ఎంపీపీఎస్ మల్కపేట), సీహెచ్ శ్రీప్రచండ(కోనరావుపేట), ఎగ్గె అక్షిత(నిజామాబాద్), బి. అన్విత(సుద్దాల), బి. అశిక్‌కుమార్ (కోనరావుపేట), ఎల్లారెడ్డిపేట నుంచి దివ్యజ్యోతి, సశ్రిత, దీక్షిత, మనస్విని విజేతలుగా నిలిచారు.

### రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

**వేములవాడరూరల్:** మండలంలోని మల్లారంలోని రాజానగర్ వద్ద రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో కోనరావుపేట మండలానికి చెందిన అశోక్, అరవింద్‌కు గాయాలయ్యాయి. వేములవాడలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు 108లో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.